

24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

కడప అర్బన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పబ్లిక్ పరీక్షలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 37 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9:00 నుంచి 12:00 వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు పకడ్బందీ నిర్వహణకు అధికారులు తగిన ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. లైవ్ స్ట్రీమింగ్ చేయడం ద్వారా డిస్టిక్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానించబడ్డాయి. ఆర్ఐఒ ఆఫీస్ నుంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్ 08562244171.అన్ని పరీక్ష కేంద్రాల దగ్గర సెక్షన్ 144 విధించారు. ఇంటర్నెట్ జిరాక్స్ షాపులను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వైద్య సహాయం కొరకు ఎఎన్ఎంలను నియమించారు. తనిఖీ చేయడానికి 2 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీరితోపాటు ఆర్‌జెడి, ఆర్ఐఒ, డిఇసి సభ్యులు జిల్లాలోని పరీక్షా కేంద్రాలను రోజూ పరిశీలిస్తారు.


బ్రహ్మసాగర్

లీకేజీ పనులు పరిశీలన

- త్వరలో జాతీయ స్థాయి నిపుణుల రాక
-జియోఫిజికల్, సీస్మిక్ పరీక్షతో గుర్తింపు
- రూ.52 కోట్ల పనుల్లో కదలిక వచ్చేనా?

ప్రజాశక్తి - కడప ప్రతినిధి

బ్రహ్మసాగర్ రిజర్వాయర్ లీకేజీ పరిశీలన కసరత్తు ఊపందుకుంది. గతంలో ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్ సంస్థ రూ.52 కోట్లతో లీకేజీ నియంత్రణ పనులు చేపట్టింది. 100 మీటర్ల పరిధిలోని ఆనకట్ట లీకేజీ పనులను పోలవరం పనుల తరహాలో సిమెంట్ గ్రౌటింగ్ పనులు చేపట్టాల్సి ఉందని నిర్ధారించింది. మట్టికట్టలోని నిర్దేశిత ప్రాంతంలో సిమెంట్ గ్రౌటింగ్ ద్వారా లీకేజీని అరికట్టాలని నిర్ణయించింది. ఆనకట్టలోనికి 36 ప్యానళ్లను చొప్పించింది. ఇక్కడ నుంచి ప్యానళ్ల మధ్య అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్రౌటింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. 36 ప్యానళ్ల మధ్య చేపట్టాల్సిన సిమెంట్ గ్రౌటింగ్ పనుల వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వ ఆమోదం లభించిన అనంతరం రాష్ట్రంలోని సాగునీటి పారుదలశాఖ నిపుణుల సలహాలు, సూచనల సహాయంతో గ్రౌటింగ్ పనులను చేపట్టాలని నిర్ణయించింది. మట్టి కట్టలోని 200వ మీటరులో పలుచోట్ల నీటిచెమ్మ వెలువడుతున్నట్లు గుర్తించింది. త్వరలో జాతీయ స్థాయి నీటిపారుదల సంస్థ సిడబ్ల్యూసీ, జాతీయ ఇరిగేషన్ ఇంజినీరింగ్ నిపుణుల బృందం రానుంది. నాలుగేళ్ల కిందట అన్నమయ్య రిజర్వాయర్ మట్టికట్ట



తెగిన కారణంగా 32 గ్రామాల పరిధిలోని ఆరు గ్రామాలు ముంపునకుగురై 39 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. బ్రహ్మసాగర్ రిజర్వాయర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి నిపుణుల బృందం సహాయంతో మట్టికట్టలోని ఎక్కడ నుంచి లీకేజీ అవుతోంది, ఎటువంటి నివారణ పద్ధతులు పాటించాలి, లీకేజీ గుర్తింపునకు అనుసరించాల్సిన పరీక్ష లేమిటనే అంశాలపై మేధోమధనం సాగిస్తోంది. జియో ఫెన్సింగ్, సీస్మిక్ పరీక్షల ద్వారా మట్టికట్ట లీకేజీని గుర్తించనుంది. జాతీయ స్థాయి ఇంజినీరింగ్ నిపుణుల బృందం సూచనలు, సలహాల ఆధారంగా లీకేజీ నివారణ పనులు చేపట్టడంపై దృష్టి సారించింది.

మూల్యాంకన కేంద్రాల తనిఖీ

ప్రజాశక్తి - కడప అర్బన్



మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలిస్తున్న విసి

యోగి వేమన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం నుంచి ప్రారంభమైన డిగ్రీ సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రానికి వైవీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎన్. ఈశ్వర్ రెడ్డితో కలిసి మంగళవారం విసి పరిశీలించారు. మూల్యాంకన విధులకు వచ్చిన అధ్యాపకుల సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత సమయానికి మూల్యాంకనం పూర్తి చేయాలని, తద్వారా త్వరితగతిన ఫలితాలు ఇవ్వడంతో పాటు విద్యా సంవత్సరం సరైన సమయంలో ప్రారంభమవుతుందని చెప్పారు. సమాధాన పత్రాలు దిద్దేటప్పుడు క్షుణ్ణంగా గమనించి ప్రతిభావంతులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. విధులకు ఎంపికైన ప్రతి అధ్యాపకుడూ రోజూ సకాలంలో హాజరు కావాలని కోరారు. మూల్యాంకన ప్రణాళిక గురించి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి వివరించారు.

సాహస పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రజాశక్తి - కడప

భారత ప్రభుత్వ యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ సాహస పురస్కారాలలో భాగంగా టెంజింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టెప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సి. సాయి గ్రేస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పురస్కారాలు వివిధ సాహస కృత్యాలు చేసిన వారికి జీవిత సాఫల్య పురస్కారం కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. అర్హులైన వారు ఆన్ లైన్ ద్వారా (https://awards.gov.in) జూన్ 14 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కోసం మేనేజర్ వి.వి. సుబ్బారాయుడు -9949298810, జూనియర్ అసిస్టెంట్ టి. నాగయ్య 9849497011 నంబర్లకు ఫోన్ ద్వారా కార్యాలయం పని వేళల్లో సంప్రదించాలని పేర్కొన్నారు.

22 నుంచి గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్

ప్రజాశక్తి - కడప

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూనియర్ ఇంటర్మీడియట్‌లో(ఇంగ్లీష్ మీడియం) ప్రవేశ పరీక్ష రాసిన బాలురు, బాలికలకు ఈనెల 22, 23 తేదీలలో గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి ఎల్. మాధవి లత తెలిపారు. ఈనెల 22న జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలలో జూనియర్ ఇంటర్మీడియట్‌లో ప్రవేశ పరీక్ష రాసిన బాలురకు గండి క్షేత్రం గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. బాలికలకు చిన్నచౌక్ గురుకుల పాఠశాలలో ఈనెల 23న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బి ఆర్ఎజి ఇంటర్ సెట్ 2024లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు భర్తీ ఉంటుందని తెలిపారు. బాలుర గురుకులాలలో 284 ఖాళీలు, బాలికల గురుకులాలలో 441 ఖాళీల భర్తీకి 1:3 నిష్పత్తిలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 22, 23 తేదీల్లో ఉదయం 9:00 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. మెరిట్ కార్డు, పరీక్ష హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, పదవ తరగతి మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు తమ వెంట తీసుకురావాలని సూచించారు. మొత్తం 725 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.

నేడు కాశినాయన మండల సమావేశం

ప్రజాశక్తి-కాశినాయన

మండలానికి సంబంధించి మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు వెలుగు కార్యాలయ సమావేశ హాలులో నిర్వహించనున్నట్లు ఎంపిడిఒ మధుసూదన్ రెడ్డి తెలిపారు. సమావేశానికి వచ్చే ప్రతి మండల స్థాయి అధికారి తమ జాబితాను, రిపోర్టులు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. అధికారులు , ఎంపిటిసిలు, సర్పంచులు తప్పక హాజరు కావాలన్నారు. సమావేశంలో తాగునీటి సమస్య, పారిశుధ్యం, ఇతరత్రా కార్యక్రమాలపై చర్చ ఉంటుందన్నారు.

దళిత మిత్ర రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

ప్రజాశక్తి - కడప అర్బన్

దళిత మిత్ర రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని దళిత మిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కైపు రామాంజనేయులు పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ నగర్ లోని సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం అన్ని జిల్లాల్లో, మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీల ద్వారా కొన్ని ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, చైతన్య వంతులను చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. అక్టోబర్ 7న అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఈ మహాసభ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ సమావేశంలో తీర్మానించామని పేర్కొన్నారు. అనంతపురం నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం. రమేష్, అధికార ప్రతినిధి పెడబల్లి నాగభూషణం, అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా ఇన్చార్జి లేపాక్షి ఓబులేసు, కడప జిల్లా అధ్యక్షుడు కైపు బాబు, ఉపాధ్యక్షుడు పి. బాలసుబ్రమణ్యం, అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు టీ. శంకరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా రెడ్డప్ప, దళితుమిత్ర మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు బుజ్జమ్మ, ఉపాధ్యక్షురాలు అమరేశ్వరి, దళిత మిత్ర యువసేన కడప జిల్లా అధ్యక్షుడు పి.మనోహర్, చిన్నమండెం మండల అధ్యక్షుడు రెడ్డప్ప, ఉపాధ్యక్షుడు వెంకటేశు పాల్గొన్నారు.

సివిల్స్ ఆశావహులకు ప్రోత్సాహం

- పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ సంస్థ ప్రెసిడెంట్ లక్షుమయ్య

ప్రజాశక్తి -కడప సిటీ

సివిల్స్, ఐఐటి, నీట్, ఐఎఎస్ వంటి ఉన్నత చదువులను గ్రామీణ పేద విద్యార్థులకు తమ వంతు సహకారం అందిస్తామని పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ సంస్థ ప్రెసిడెంట్ లక్షుమయ్య పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కార్పోరేట్ ప్రపంచంలో ఇటువంటి ఉన్నత చదువులు చదువుకోవాలనే గ్రామీణ పేద విద్యార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఇందుకుగాను గుంటూరు జిల్లా వినుకొండలోని భ్రమర టౌన్ షిప్‌లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఈనెల 26న ఉదయం తొమ్మిది గంటలకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారని, అదేరోజు సాయంత్రానికి ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు కార్పోరేట్, కాంపిటీవ్ విద్య కోసం 100 శాతం నుంచి 50 శాతం వరకు స్కాలర్ షిప్ ఇస్తామని తెలిపారు. వీరిని ఐఐటియన్లు, డాక్టర్లు, ఐఎఎస్‌లుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. కార్యక్రమాన్ని 2016 నుంచి చిన్నమ్మ చిరుదీవెన రూపంలో అందిస్తున్నామని చెప్పారు. అర్హులైన ఆశావహులు 9390611867 నెంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

ప్రజాశక్తి - కడప

నగరంలోని అక్కాయపల్లె శాస్త్రి నగర్‌కు చెందిన వెంకటసుబ్బయ్య(65) అనే మహిల అనారోగ్యంతో మృతిచెందారు. ఆమెకు ఎవరూ లేకపోవడంతో స్థానికులు తాలుకా పోలీస్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు మేముసైతం సంస్థ వారికి సమాచారం ఇచ్చారు. మంగళవారం సంస్థ సభ్యులు వచ్చి ఆమెకు అంత్యక్రియులు నిర్వహించారు. కార్యక్రమంలో అయ్యవారయ్య, రాము, రామరాజు శివరాం, గురవయ్య, కిషోర్, నరసింహ, నాగేశ్వరావు, పుల్లయ్య, పాల్గొన్నారు.

బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా ప్రసాద్ గౌడ్

ప్రజాశక్తి - కడప



కడప జిల్లా బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా ప్రసాద్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి సంక్షేమ సంఘం తన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్ష పదవిని అప్పగించిందని తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు దుడం రెడ్డి బాబుకు, రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు శక్తి వంచన లేకుండా పనిచేసే బిసిల సంక్షేమం కోసం కృషి చేస్తానని చెప్పారు. జిల్లాలో బిసిలకుఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడుతానని అన్నారు. కుల సంఘాలను, కుల సంఘ నాయకులను, బిసి నాయకులను, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బిసిలందరిని కలుపుకొని ముందుకెళ్తానని చెప్పారు. బిసి సమస్యల పట్ల బిసి కార్పొరేషన్‌లో రావాల్సిన వాటా, బిసి కార్పొరేషన్ నిధులు, హాస్టల్ వసతులు, బిసి మహిళలకు, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా సంక్షేమ సంఘం కడప జిల్లా అధ్యక్షునిగా వెన్నంటే ఉంటూ నడుస్తానని ఈ సందర్భంగా ప్రసాద్ గౌడ్ తెలిపారు.

పారిశుధ్య కార్మికుల టోపీలకు విరాళం

ప్రజాశక్తి - కడప అర్బన్

పారిశుధ్య కార్మికుల టోపీల కోసం కల్యాణ్ జువెలరీస్ వారు కమిషనర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్‌కు మంగళవారం రూ.50 వేలు విరాళంగా అందజేశారు. గతంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు క్లీన్ కడప క్యాప్‌ల కోసం రూ. లక్ష విరాళాలుగా అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కల్యాణ్ జువెలరీస్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

జోరుగా బెట్టింగులు

ఎవరి ధీమా వారిది

ప్రజాశక్తి - పులివెందుల టౌన్

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పందేలు వేసుకుంటున్నారు. టిడిపి కూటమి, వైసిపి నేతల మధ్య జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. టిడిపి కూటమి అధికారంలోకి వస్తుందని కూటమి నాయకులు లక్షకు, లక్ష 20 వేల నుంచి రూ.1. 50 లక్షలు వరకు బెట్టింగులు పెడుతున్నారు. వైఎస్ జగన్ గతంలో కంటే 40 వేల నుంచి 50 వేలు దాకా మెజారిటీ తగ్గుతుందన్న దానిపై కూడా భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. లోక్ సభ అభ్యర్థుల గెలుపుపైనా జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి కంటే షర్మిలకే అధిక ఓటుల వస్తాయన్న దానిపై పందేలు కాస్తున్నారు. మరోవైపు షర్మిల గెలుస్తారని అధికంగా బెట్టింగులు పెడుతున్నారు. ఇంకోవైపు జిల్లాలో



అసెంబ్లీ స్థానాలపై కూడా బెట్టింగ్‌ల జోరు కొనసాగుతుంది. పులివెందుల నియోజకవర్గంలో టిడిపి కూటమి నాయకులే గెలుపుపై ఉత్సాహంగా ఉండడంతో పందేల జోరు మరింత పెరిగింది. కొంతమంది వైసిపి నాయకులే కూటమి గెలుస్తుందని బెట్టింగులు పెట్టినట్లు సమాచారం. పెద్ద ఎత్తున యువత, మహిళలు ఓటింగ్ పాల్గొని ఓటింగ్ శాతం పెరగడంతో గెలుపు ఎవరి వైపు ఉంటున్న అన్నది అంచనా వేయలేకపోతున్నారు.

ఎవరి లెక్కలు వారివి..

గ్రామీణ ప్రాంతాలలో సంక్షేమ పథకాల ద్వారా అధికంగా లబ్ధి పొందడం వల్ల వారంతా వైసిపికే ఓటు వేసి ఉంటారని వర్గాల అంచనా వేస్తున్నాయి. టిడిపి కూటమి పట్టణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం ఎక్కువ రావడంతో పట్టణ ప్రజలు సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధిపై కూడా ఆలోచించి కూటమికి అధిక సంఖ్యలో ఓట్లు వచ్చి ఉంటాయని అంచనాలో ఉన్నారు. ఈ విధంగా ఎవరి లెక్కలు వారి వేసుకొని బెట్టింగ్‌లు పెడుతున్నారు. అలాగే వివేకా హత్య సానుభూతితో పాటు వైఎస్ విజయమ్మ ఎన్నికల చివర రోజు షర్మిలకు ఓటు వేయాలని చెప్పడం, వైఎస్ షర్మిల వైఎస్ఆర్ బిడ్డ కావడం తదితర కారణాలు ఓటర్ వైఎస్ షర్మిలకు ఓటు వేసి ఉంటారని అంచనాలు వేస్తున్నారు. ఈ విధంగా ఎవరు అంచనాలు వారు వేసుకుంటూ బెట్టింగ్‌లకు దిగుతున్నారు. ఏమైనప్పటికీ జూన్ 4న ఓటర్ ఎటు వైపు ఉన్నారో తెలుస్తుంది. అంతవరకు బెట్టింగ్‌ల జోరు కొనసాగుతూనే ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

బకాయిలు వెంటనే చెల్లించాలి : యుటిఎఫ్

ప్రజాశక్తి-కడప అర్బన్

సమగ్ర శిక్ష పథకం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ తరగతులకు సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు సమగ్ర శిక్ష పథక జిల్లా సంచాలకులు ఎం.అనురాధను కోరారు. మంగళవారం సాయంత్రం కడప నగరంలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమగ్ర శిక్ష పథక సంచాలకులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మదనపల్లి కేంద్రంగా 10 విడతలుగా ఒక్కో బ్యాచ్‌కు ఆరు రోజులపాటు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులందరికీ లీడర్‌షిప్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ తరగతులు నిర్వహించారని చెప్పారు. శిక్షణ తరగతులకు హాజరైన ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రవాణా భత్యం నేటికీ చెల్లించలేదని సమగ్ర శిక్ష సంచాలకుల దృష్టికి తెచ్చారు. ఆ బకాయిలను వెంటనే సంబంధిత ఉపాధ్యాయులకు చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఏడాది నవంబర్‌లో గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉపాధ్యాయులకు, అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణా తరగతులకు సంబంధించిన బకాయిలు కూడా చెల్లించలేదని వాటిని తక్షణమే చెల్లించాలని కోరారు. సమగ్ర శిక్ష పథకంలో పనిచేస్తున్న సిఆర్‌పిలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు, సమగ్ర శిక్ష పథక ఉద్యోగులందరికీ మూడు నెలలుగా జీతాలు చెల్లించడంలేదని, చాలీచాలని జీతాలు పొందుతున్నప్పటికీ, వాటిని



సమగ్ర శిక్ష పథక జిల్లా సంచాలకులకు వినతి పత్రం అందజేస్తున్న నాయకులు

కూడా సకాలంలో చెల్లించకపోవడం వల్లఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని, వెంటనే జీతాల చెల్లింపులో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించి వారికి సకాలంలో చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష పథక జిల్లా సంచాలకులు యం.అనురాధ మాట్లాడుతూ సమగ్ర శిక్ష పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జీతాలు ఒకటి రెండు రోజుల్లో వారి ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. శిక్షణా తరగతులకు సంబంధించిన బకాయిల విషయం రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, చంద్ర ఓబుల్ రెడ్డి, మస్తాన్ బాషా పాల్గొన్నారు.

కలుషిత నీరు తాగి 9 నెమళ్లు మృతి

ప్రజాశక్తి-పెద్దముడియం

పెద్ద ముడియం మండలంలోని నెమళ్ళదిన్నె గ్రామ శివారు ప్రాంతమైన కుందూనది ప్రాంతంలో మంగళవారం అనూహ్య వాతావరణ మార్పు వల్ల కలుషిత నీరు తాగి 9 నెమళ్లు మృతుచెందాయి. ఈసందర్భంగా అటవీశాఖాధికారి అశోక్ మాట్లాడుతూ వాతావరణం మార్పు కారణంగా కలుషిత నీరు తాగి కొన్ని నెమళ్లకు కలరా సోకి మృతిచెందినట్లు పోస్టుమార్టంలో తెలిందని తెలిపారు. మరికొన్ని నెమళ్లు కూడా మత్తుగా ఇలాగే ఏటి ఒడ్డునున్న చెట్ల పొదల్లోకి వెళ్లాయని, అవి కూడా మృతిచెంది ఉండ వచ్చని స్థానికులు పేర్కొన్నారు. జాతీయ పక్షిగా విరాజిల్లుతున్న నెమళ్లు ఒకేసారి సమూహంగా మరణించడంతో స్థానికులు విస్మయం చెందారు. గతంలో ఏనాడూ ఇలా ఒకేసారి మరణించ లేదని ఒకింత బాధను వ్యక్తపరిచారు.



మృతిచెందిన నెమళ్లు

రోడ్డు పనులను పరిశీలించిన కమిషనర్

ప్రజాశక్తి - కడప అర్బన్

మార్నింగ్ విజిట్‌లో భాగంగా మంగళవారం అన్నమయ్య సర్కిల్, కృష్ణసర్కిల్, గోకుల్ లాడ్జి రోడ్, దేవుని కడప రోడ్డును ఆర్ అండ్‌బి శాఖ అధికారులు, ఇంజినీర్ విభాగ అధికారులు, టౌన్ ప్లానింగ్ విభాగ అధికారులతో కలిసి కమిషనర్ జి సూర్య సాయి ప్రవీణ్ చంద్ పరిశీలించారు. అన్నమయ్య జంక్షన్ అయిలాండ్ వద్ద వెట్ మిక్స్ వేసి చదును చేయించాలని సూచించారు. అన్నమయ్య జంక్షన్ నుంచి కృష్ణ సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన డ్రెయిన్‌పై హోల్ ఏర్పాటు చేయాలని సూచించారు. డివైడర్ నిర్మాణ పనులను పరిశీలించిన స్టోన్ క్లాడింగ్ పనులను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డివైడర్‌లో గ్రీనరీ ఏర్పాటు చేయాలని హార్టికల్చర్ విభాగ అధికారులను ఆదేశించారు. కృష్ణా జంక్షన్ కల్వర్ట్, మాన్‌హోల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు : సిఐ

ప్రజాశక్తి -గోపవరం

అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్ సిఐ విక్రమసింహ, ఎస్ఐ రవికుమార్ పేర్కొన్నారు. మంగళవారం బద్వేలు, గోపవరం మండలాల అన్ని రాజకీయ పార్టీల నాయకులతో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల ఫలితాలు దృష్ట్యా ఎటువంటి అల్లర్లు సృష్టించరాదని చెప్పారు. ఎలక్షన్ కోడ్ నియమాలు పాటిస్తూ శాంతికి సహకరించాలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని తెలిపారు. బద్వేల్ గోపవరం మండలాల నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రజాశక్తి-పోరుమామిళ్ల



మాట్లాడుతున్న ప్రభుత్వ వైద్యులు

విద్యార్థులు వేసవి సెలవులలో గ్రంథాలయానికి వచ్చి అందుబాటులోని పుస్తకాలను చదివి ఉత్తమ పౌరులుగా ఎదగాలని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ లకిడి జయరాం పేర్కొన్నారు. వారం రోజులుగా గ్రంథాలయంలో జన విజ్ఞాన వేదిక నాయకులు దాదా పీర్, గురవయ్య, లైబ్రేరియన్ అఫ్రిది ఆధ్వర్యంలో వేసవి విజ్ఞానశిబిరం నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో వేసవి విజ్ఞాన శిబిరంలో ముఖ్య అతిథిగా డాక్టర్ లకిడి జయరాం పాల్గొని విద్యార్థులకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. విద్యార్థులు వేసవికాలంలో కుండలో నీరు అధికంగా తాగి డీహైడ్రేషన్‌కు గురికాకుండా జాగ్రత్త పడాలని చెప్పారు. కూల్ డ్రింక్స్ మానుకొని సహజ పానీయాలైన మజ్జిగ, టెంకాయ నీరు, నన్నారి షరబత్, తాగాలన్నారు. కుర్ కురేలు ,నూడిల్స్, ప్లాస్టిక్ కవర్లలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ మానుకొని పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అధికంగా తీసుకోవాలన్నారు. సెల్‌ఫోన్‌లకు, టీవీలకు దూరంగా ఉంటూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ పాఠకులు రంగనాయకులు, మహబూబ్ బాషా, పీర్‌బాషా, గుడిమె గురయ్య, ఖాజావలి, ఖదీర్ పాల్గొన్నారు.



విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న మనోహర్

ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి వేతనం చెల్లించాలి

- సిఐటియు జిల్లా కార్యదర్శి బి. మనోహర్

ప్రజాశక్తి -జమ్మలమడుగు రూరల్

తక్షణమే ఎన్నికల విధులలో పాల్గొన్న కిందిస్థాయి సిబ్బందికి వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బి. మనోహర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక పాత బస్టాండ్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఈనెల 13న ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను రెవెన్యూచ పోలీస్ వారు ఇతర వర్గాల వారందరినీ కలుపుకొని విజయవంతంగా నిర్వహించారన్నారు. అందుకు అభినందనలు తెలిపారు. ఎన్నికలు విజయవంతం కావడంలో విఆర్ఎలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, గ్రీన్ అంబాసిడర్స్ ల పాత్ర ఉందన్నారు. పోలింగ్ కేంద్రాలకు ఇవిఎంలను తీసుకెళ్లడం, పెట్టడం, మళ్లీ తేవడం, అక్కడి నుంచి వెహికిల్‌లోకి ఎత్తడం, వాటిని ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి తరలించే వరకు విఆర్ఎల పాత్ర గణనీయమైందన్నారు. ఆశా వర్కర్లు పోలింగ్ బూత్ వద్ద ప్రథమ చికిత్స కోసం విధులు నిర్వహించారన్నారు. అంగన్వాడీ సిబ్బందిని సహాయకులుగా ఉపయోగించుకున్నారని, మున్సిపల్ వర్కర్స్, గ్రీన్ అంబాసిడర్స్ లను పోలింగ్ కేంద్రాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలకమైన పాత్ర పోషించారని చెప్పారు. కమలాపురం, కడప, పెద్దముడియం, జిల్లాలోని మరి కొన్ని మండల కేంద్రాలలోని పని చేసిన విఆర్ఎలకు, అంగన్వాడీలకు, ఆశావర్కర్లకు, మున్సిపల్ కార్మికులకు వేతనం ఇవ్వకపోవడం దారుణమన్నారు. కిందిస్థాయి వారిపై ఉన్నత స్థాయి వారు వారికి శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. వెంటనే జిల్లా అధికారులు జోక్యం చేసుకొని ఎన్నికల సమయంలో కష్టపడినటువంటి సిబ్బందికి తగిన జీతం లేదా వేతనాన్ని ఇప్పించేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఏసుదాసు, సిఐటియు విజయ్, సిపిఎం కమిటీ సభ్యులు వినయ్, విజయ్ కుమార్, ఆదామ్ పాల్గొన్నారు.

సమరశీల పోరాట యోధులు 'కొల్లి నాగేశ్వరావు'

కడప అర్బన్ : రైతాంగ సమస్యలపై రాజీలేని సమరశీల పోరాటాలు చేయడమే కొల్లి నాగేశ్వరరావుకు ఘనమైన నివాళి అని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో కొల్లి నాగేశ్వరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లి నాగేశ్వరరావు విద్యార్థి దశ నుంచి సమరశీల పోరాటాలు నిర్వహిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో నడిచిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. కరువు, వలసలు, ఆత్మహత్యల శాశ్వత విముక్తికై నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణం జరగాలని ఆకాంక్షించారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి గ్రామానికి తాగునీరు అందాలంటే నదుల అనుసంధానం అవశ్యమని అప్పుడే చెప్పారు అన్నారు. అందుకోసం అవిశ్రాంతంగా పోరాడారన్నారు. ప్రాజెక్టులపై సమగ్రమైన అధ్యయనం ఫలితంగా తీసుకువచ్చిన జల దర్శిని నేటి జనాలకు ఒక దిక్సూచి అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. వి. సుబ్బారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి. మనోహర్ రెడ్డి, నాగిరెడ్డి పాల్గొన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణకే మాక్ డ్రిల్

కడప అర్బన్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించటమే ధ్యేయంగా కడప డిఎస్‌పి ఎం.డి షరీఫ్ ఆధ్వర్యంలో ఆర్మడ్ రిజర్వు పోలీస్ సిబ్బంది మంగళవారం కడప నగరంలోని కృష్ణా సర్కిల్ వద్ద పోలీస్ సిబ్బందితో 'మాబ్ ఆపరేషన్'మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా, హింసాత్మక చర్యలకు పాల్పడినా, ఎవరైనా అల్లర్లు చేస్తున్న సమయాల్లో ఎలా స్పందించాలి, జన సమూహాలను కంట్రోల్ చేయడంఎలా పరిస్థితి అదుపులోకి ఫైరింగ్ చేయడం వంటివి డెమో ద్వారా ప్రదర్శించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ విధ్వంసానికి ప్రయత్నించే అల్లరిమూకలను అణచి వేసేందుకు, అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో ప్రజాజీవనం జరిగేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.



మజ్జిగ పంపిణీ చేస్తున్న టెక్నికల్ డైరెక్టర్ సుబ్బరాజు

ఎపిఎస్‌పిడిసిఎల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

ప్రజాశక్తి - మైదుకూరు

పట్టణంలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద మంగళవారం ఎపిఎస్‌పిడిసిఎల్ టెక్నికల్ డైరెక్టర్ సుబ్బరాజు, ఉమ్మడి కడప జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఇ రమణ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఇ రమణ మాట్లాడుతూ కలెక్టర్ పిలుపుమేరకు ప్రజల దాహం తీర్చేందుకు జిల్లాలో పలుచోట్ల ఉచిత మంచినీటి చలివేంద్రాలు, ఉచిత మజ్జిగ వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మైదుకూరులో ఉచిత మజ్జిగ, మంచినీటి వితరణ కేంద్రం ద్వారా రోజుకు దాదాపు 500 మంది ప్రజల దాహం తీరుతుందన్నారు. చలివేంద్ర పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మానవతా దృక్పథంతో ప్రజలు స్వచ్ఛందంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయుటలో ముందుకు రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మైదుకూరు సబ్ డివిజన్ డిఇఇ శ్రీనివాసలరెడ్డి, మైదుకూరు, చాపాడు, ఖాజీపేట, దువ్వూరు మండలాల విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



అధికారులతో మాట్లాడుతున్న మండల ప్రత్యేకాధికారి మైకేల్‌రాజీవ్

ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ప్రజాశక్తి - దువ్వూరు

ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మండల ప్రత్యేకాధికారి మైఖేల్ రాజీవ్ పేర్కొన్నారు. దువ్వూరు మండల ప్రత్యేకాధికారిగా జిల్లా ఉద్యాన డిడి మైఖేల్ రాజీవ్ మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిడిఒ సుగుణ శ్రీ, తహశీల్దార ఉమారాణి, ఇతర మండల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి మండలంలోని అధికారులందరూ హాజరు కావాలని సూచించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు సాధించవచ్చు అని ఆయన తెలిపారు. పక్కా గృహాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. సమస్యలను తెలుసుకొని ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా పరిష్కరించాలన్నారు. మండలంలోని సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఎఇ శాంతి, పిఆర్ ఎఇ సుబ్రహ్మణ్యం, ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ శివకుమార్, ఉపాధి హామీ ఎపిఒ వసంతకుమార్, వెలుగు ఎపిఎం శ్రీధర్ పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ప్రత్యేకాధికారి రవీంద్రనాథ్ రెడ్డి

హౌసింగ్ నిర్మాణాలు వేగవంతం చేయండి

సింహాద్రిపురం : మండలంలో జరుగుతున్న హౌసింగ్ నిర్మాణాలను వేగవంతం చేయాలని మండల ప్రత్యేకాధికారి, జిల్లా ఎపిఎంఐపి పీడీ రవీంద్రనాథ్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రమైన సింహాద్రిపురం ఎంపిడిఒ కార్యాలయంలో మంగళవారం ఆయన హౌసింగ్ నిర్మాణాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సిబ్బంది ఇచ్చిన లక్ష్యాల మేరకు నిర్మాణాలను పూర్తిచేయాలని తెలిపారు. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణంలో ఆగి ఉన్న దశను గుర్తించి ఆయా లబ్ధిదారులతో చర్చించి త్వరగా పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులకు సంబంధించి సిమెంటు, ఇతరత్రా వాటిని సిబ్బంది నిర్లక్ష్యం లేకుండా వెంటనే అందించాలన్నారు. హౌసింగ్ నిర్మాణాల లక్ష్యాల పూర్తిలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సల్మాన్ రాజ్, తహశీల్దార్ భీమేశ్వరరావు, హౌసింగ్, పంచాయతీరాజ్ ఎఇలు వాసుదేవరెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డి, జనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

పది రోజుల ముందే ఏజెంట్ల వివరాలివ్వాలి

అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమావేశంలో ఆర్‌ఒ వెంకటేశు

ప్రజాశక్తి - పులివెందుల రూరల్

ఎన్నికల కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్ల వివరాలను కనీసం 10 రోజుల ముందే తమకు అందజేయాలని ఆర్‌ఒ వెంకటేశు సూచించారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం పోటీలో ఉండే అభ్యర్థులు, వారి తరపున వచ్చిన ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్‌కు హాజరై అభ్యర్థుల తరుపు ఏజెంట్లకు సంబంధించిన సమాచారాన్ని వారం రోజులు ముందుగా తెలియజేస్తే విచారణ అనంతరం వారికి కౌంటింగ్ పాసులు అందజేస్తామన్నారు. జూన్ 4న తొలిత పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారన్నారు. సమాంతరంగా ఇవిఎంల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఓట్ల లెక్కింపును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పేర్కొన్నారు. కేంద్రంలో ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో గరిష్టంగా 14 మంది ఏజెంట్లను అనుమతిస్తారని తెలిపారు. ఫారం-17సీలో నమోదు చేసిన ఓట్లను ఇవిఎంల్లో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యతో సరి చూస్తారని కౌంటింగ్ సిబ్బంది ఆ సంఖ్య ఫారం-17సి పార్ట్-2 నోట్ చేసుకొని దానిపై ఏజెంట్ల సంతకం తీసుకుంటారన్నారు. ఇవిఎంల్లో పోలైన ఓట్లతో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బోర్డుపై సిబ్బంది రాస్తారన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసి భద్రపరచడం జరుగుతుందని తెలిపారు. శాంతియుతంగా లెక్కింపు ప్రక్రియ నిర్వర్తించడంలో అందరూ బాధ్యత తీసుకోవాలని ఆర్‌ఒ కోరారు. సమావేశంలో అభ్యర్థులు వారి తరఫున ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న ఆర్‌ఒ వెంకటేశు

విత్తన ఎంపిక, ఎరువుల కొనుగోలులో జాగ్రత్తలు అవసరం

ప్రజాశక్తి - చాపాడు

ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడం, వర్షాలు కూడా ఆడపాదడపా పడుతుండడంతో రైతులు పంటలసాగుకు సమాయత్తం అవుతున్నారు. పొలాలు సేద్యానికి అనుకూలం కావడంతో పదును దుక్కులకు సిద్ధమవుతున్నారు. దుక్కులతోపాటు ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుని వ్యాపారులు మాయమాటలతో నాసిరకం విత్తనాలు, సస్యరక్షణ మందులను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో చాలా చోట్ల నాసిరకం విత్తనాలతో పంటలో ఎదుగుదల లేక రైతులు ఆర్థికంగా నష్టపోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. గతంలో మండల పరిధిలోని తిప్పిరెడ్డిపల్లె, వెదురూరు, రాజుపాలెం, వీరభద్రపురం తదితర గ్రామాల్లో నకిలీ వడ్ల విత్తనాలు తెచ్చుకుని రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారి మ్యాగీ సూచిస్తున్నారు. గుర్తింపు పొందిన తయారీ సంస్థల నుండి విత్తనాలు, ఎరువులు, మందులు వాడడం వల్ల చాలా వరకు ఇబ్బందులు ఉండవని పేర్కొంటున్నారు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే కంపెనీ దృష్టికి తీసుకు వెళ్లి నష్టపరిహారం పొందే అవకాశం ఉంటుందన్నారు. ఎలాంటి వివరాలు లేకుండా ఇచ్చే వాటిని కొనుగోలు చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని, ముఖ్యంగా కొనుగోలు సందర్భంలో వ్యాపారుల నుంచి తప్పకుండా రసీదు తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. నష్టం వాటిల్లిన సందర్భంలో వారిపై కేసు నమోదు చేయించి రైతులకు పరిహారం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. రసీదు పొందకపోతే రైతుకు ఎలాంటి ఆధారం ఉండదన్నారు. విత్తనాల విషయంలో మరింత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. విత్తనాలు విత్తే ముందు మొలక శాతం పరీక్షించుకోవడం వల్ల నాణ్యత ముందుగానే తెలుసుకోవచ్చునని తద్వారా విత్తనాల నాణ్యతను నిర్ధారించుకోవచ్చంటున్నారు. విత్తనాలు కొనుగోలు సందర్భంలో సంచులపై ఉండే వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయడం మంచిదంటున్నారు. సీల్ నెంబర్, కాలపరిమితి తప్పనిసరిగా సరిచూసుకోవాలని, లేని వాటిని గుర్తించాలని అంటున్నారు. కొనుగోలు చేసిన తర్వాత బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. పురుగు మందుల కొనుగోలు సందర్భంలో ఐఎస్ఐ నెంబర్ ఉన్న వాటిని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే వ్యవసాయ అధికారుల నుంచి అనుమతి కలిగిన దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. ఎరువులు, మందులు, విత్తనాలు కొనుగోలు సమయంలో వ్యవసాయ అధికారుల సూచనలు పాటించడం, వారి నుంచి సలహాలు తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. రైతులు సేకరించిన విత్తనాలు, ఎరువుల నాణ్యతను ల్యాబ్‌లో పరీక్ష చేయించుకోవచ్చునని అధికారులు సూచిస్తున్నారు.



చాపాడు మండంలోని పొలంలో విత్తనం వేస్తున్న కూలీలు

కథలు మానసిక పరిపక్వతను పెంపొందిస్తాయి



విద్యార్థులతో మాట్లాడుతున్న డికె చదువుల బాబు

ప్రజాశక్తి - ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్)

కథలు మానసిక పరిపక్వతను పెంపొందిస్తాయని కేంద్ర సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత డీకే చదువుల బాబు తెలిపారు. మంగళవారం పౌర గ్రంథాలయ శాఖ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు బాలబాలికల గ్రంథాలయ ఆధ్వర్యంలో వసంతపేట మున్సిపల్ హైస్కూల్లో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ కథలు వినడం చదవడం వల్ల శ్రవణం, బోధనం పఠన లేఖల సామర్థ్యాలు పెంపొందుతాయని తెలిపారు. కథల్లో జ్ఞానాన్ని, మంచి, చెడులు, విచక్షణ, నైతిక విలువలను పెంపొందిస్తుందన్నారు. ఉపాధ్యాయురాలు జీవనజ్యోతి విద్యార్థులకు మెదడుకు మేత అనే అంశంపై నీటి ఉపయోగ ప్రాముఖ్యత, నీటిని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి వాటిపై వివరించారు. కార్యక్రమంలో విశ్రాంత వైమానిక దళ ఇంజనీర్ వెంకట కొండయ్య, గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్ ఇబ్రం సాహెబ్, ఉపాధ్యాయులు గోపి నాయక్, ఓబులేసు పాల్గొన్నారు.

క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో

అంచెలంచెలుగా ఎదుగుతున్న 'జీవనజ్యోతి'

ప్రజాశక్తి - ప్రొద్దుటూరు

క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో జీవనజ్యోతి విద్యాసంస్థలు అంచెలంచెలుగా ఎదుగుతున్నాయని ఆ విద్యాసంస్థల కరస్పాండెంట్ వై. అమర్నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. సమాజానికి ఉత్తమ విద్యను అందించాలని తద్వారా దేశ నిర్మాణానికి చక్కటి పౌరులను తయారు చేయాలని



వై.అమర్‌నాథరెడ్డి

2000వ సంత్సరంలో కేవలం 150 మంది విద్యార్థులతో జీవనజ్యోతి తొలి అడుగు వేసిందని ఆయన 'ప్రజాశక్తి'తో పేర్కొన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు 15 శాఖలు సుమారు 9వేల మంది విద్యార్థులతో దిగ్వి జయంగా ముందుకు పోతోందన్నారు. ప్రొద్దు టూరు పట్టణమంతా 8 శాఖలుగా విస్తరిం చడంతోపాటు జమ్మలమడుగులో ఒకటి, యర్రగుంట్లలో రెండు, పులివెందులలో ఒకటి, తిరుపతిలో మూడు శాఖలను నెలకొల్పారు. ఇన్ని శాఖలున్నప్పటికీ పేద, మధ్య తరగతి కుటుంబికులు సైతం చక్కగా చదువుకునే విధంగా ఫీజులు నిర్ణయించి కార్పొరేట్ స్థాయికి మించి విద్యనందిస్తున్నారు. 20సంవత్సరాలకు పైబడి అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో డిజిటలైజేషన్, కంప్యూటర్ సిస్టమ్ దిశగా విద్యాబోధన సాగుతోంది. క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటపాటలతో ఎలాంటి వత్తిడి లేకుండా ఇంటికన్న పాఠశాలలో ఉండడమే బాగుం దన్నట్లుగా విద్యాబోధన సాగుతోందని ఆయన వివరించారు. జీవనజ్యోతి విద్యాసంస్థలు ప్రారంభం నాటి నుండి నేటి వరకు 50మంది విద్యార్థులకుపైగా మెడికల్ సీట్లు సాధించారని తెలిపారు. 460మందికి పైగా ఐఐటిలో, 70మందికి పైగా ప్రభుత్వోద్యోగాలు, 1700 మందికి పైగా మంచి వేతనంతో కూడిన ప్రయివేట్ ఉద్యోగాలతో చక్కటి జీవితాన్ని గడుపు తున్నారన్నారు. మూస పద్ధతిలో కాకుండా విద్యా వ్యవస్థలో ఎప్పటికప్పుడు ఆవిష్కృతమవుతున్న సంస్కరణలతో బోధన సాగుతోందన్నారు. ఇందుకు ప్రతి సంవత్సరం ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించిన నిపుణులతో జీవనజ్యోతి విద్యా సంస్థల ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు కరెస్పాండెంట్ తెలిపారు. చదువులో వెనుకబడిన ప్రతి విద్యార్థిపై ప్రత్యేకశ్రద్ధ పెట్టి మంచి మార్కులు సాధించేలా తయారు చేస్తున్నామన్నారు. తమ విద్యాసంస్థలో చదువుతోపాటు మంచి పౌరుడిగా ఎదిగేందుకు అవసరమైన నైతిక విలువలకు కూడా అధిక ప్రాధాన్యతినిస్తూ సమాజం గర్వించే విధంగా విద్యార్థిని తయారు చేస్తున్నామన్నారు. హాస్టల్ వసతి, వ్యాన్ సౌకర్యం ఉందన్నారు. తమ విద్యాసంస్థల్లో నర్సరీలో చేరిన విద్యార్థి ఇక్కడి వాతావరణానికి ముగ్ధుడై పదవతరగతి వరకూ విద్యను కొనసాగిస్తుండడం వల్ల తమ విద్యా సంస్థల ఉన్నతి దిగ్విజయంగా సాగు తోందని కర స్పాండెంట్ వై.అమరనాథరెడ్డి వివరించారు.

రాజీవ్‌గాంధీ ఆశయ సాధన కోసం పని చేద్దాం



రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు తులసిరెడ్డి

ప్రజాశక్తి - వేంపల్లె

కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు, భారత రత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గొప్ప దార్శనికుడు, రాజనీతిజ్ఞుడు, దేశ భక్తుడని పిసిసి మీడియా చైర్మన్ ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ 33వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం వేంపల్లెలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి తులసిరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ 1985 నుంచి 1991 వరకు ఆరేళ్లపాటు ఎఐసిసి అధ్యక్షులుగా, 1984 నుంచి 1989 వరకు భారత ప్రధానిగా అటు దేశానికి, ఇటు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవా చేశారన్నారు. జాతి నిర్మాణంలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో ఓటు కనిష్ఠ వయోపరిమితిని 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళ సాధికారతకు కృషి చేసిన మహిళ పక్షపాతి రాజీవ్‌గాంధీ అన్నారు. 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి పూజ్య బాపూజీ కలల గన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసిన దార్శనికుడు అని ప్రశంసించారు. దేశంలో ఎలక్ట్రానిక్, సమాచార విప్లవానికి రాజీవ్ ఆద్యుడు అన్నారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్ వద్ద ఉగ్రవాదుల దురాగతానికి రాజీవ్ బలి అయినట్లు చెప్పారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో పార్టీ, దేశం కోసం పునరంకితం కావాలని తులసిరెడ్డి కోరారు. కాంగ్రెస్ నాయకులు ఉత్తన్న, రామయ్య, అమర్, రామకృష్ణ, బాలం సుబ్బరాయుడు, వేమయ్య, వినయ్, శివ, మాస్, ఖాసీం పాల్గొన్నారు.

కడప : రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు చెప్పలి పుల్లయ్య పిలుపునిచ్చారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమం చెప్పలి పుల్లయ్య ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. రాజీవ్ గాంధీ కలలుగన్న ప్రజాస్వామ్య పరిపాలన రావాలంటే ఇండియా కూటమి తరపున రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే అది సాధ్యమని వారు తెలిపారు. కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షుడు మధు రెడ్డి, పవాస్ఖాన్, గౌస్ పీర్, ఎన్ఎస్‌పి రాష్ట్ర కార్యదర్శి సుబ్బారెడ్డి, కార్మికుల భాగం జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్, యాక్సిడెంట్ స్టేట్ కోఆర్డినేటర్ హబీబుల్లా, నాయకులు విక్కీ, యశ్వంత్, సుబ్బమ్మ, కోపూరి శ్రీనివాసులు, యూత్ కాంగ్రెస్ ఆర్టిఏ విభాగం జిల్లా అధ్యక్షుడు నరసింహులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

గోపవరం : బద్వేల్ పట్టణంలోని ఓ ప్రయివేట్ పాఠశాలలో మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ బద్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి, పిసిసి అధికార ప్రతినిధి విజయ్ జ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అచ్యుత రాజు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు అన్వర్, బద్వేల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహబూబ్ బాషా, కాంగ్రెస్ పార్టీ బద్వేల్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల నరసింహ, రఘు రామిరెడ్డి, ఇమామ్ సాబ్ ,సాంబయ్య, జకరయ్య, శామీర్, కోడూరు మండల పార్టీ అధ్యక్షులు గుర్రప్ప, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రొద్దుటూరు : దివంగత నేత దేశ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జీవితం దేశానికి అంకితమని ప్రొద్దుటూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నజీర్ తెలిపారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ, ఫిరోజ్‌ఖాన్ పెద్దకుమారుడు రాజీవ్‌గాంధి దేశాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశారని గుర్తు చేశారు. 40 సంవత్సరాల వయసులో రాజీవ్‌గాంధి భారత ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన వారిలో పిన్నవయస్కుడన్నారు. శ్రీలంక తీవ్రవాదుల మానవబాంబు దాడిలో మృతి చెందిన రాజీవ్‌గాంధీ వర్ధంతి రోజు మే21న జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యూనుస్, సుజీర్, అలీ, మొహిద్దీన్, ఖలందర్ పాల్గొన్నారు.



కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో..



ప్రొద్దుటూరులో రాజీవ్‌గాంధీకి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్ నాయకులు



దాతలకు ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని అందజేస్తున్న ఎసి, అర్చకులు

నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

ప్రజాశక్తి - చక్రాయపేట

రాయలసీమలో ప్రసిద్ధి చెందిన గండి వీరాంజనేయ స్వామి క్షేత్రానికి విచ్చేసే భక్తులకు శాశ్విత నిత్యాన్నదాన పథకానికి మంగళవారం కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు వాస్తవ్యులు రెండెద్దుల నాగేశ్వరరెడ్డి ధర్మపత్ని సతీదేవి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళం అందజేశారు. వీరికి ఉప ప్రధాన అర్చకులు రాజా స్వామి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ, ప్రసాదాలు, స్వామివారి చిత్ర పటం, శేష వస్త్రంతో వేద ఆశీర్వచనం అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి, చైర్మెన్ కావలి క్రిష్ణతేజ తెలిపారు. విరాళాలు అందజేసిన భక్తులకు పేరుపేరునా కృతజ్ఞత అభినందనలు తెలిపారు.



నాగలగట్టుపల్లెలో ఇంటింటి సర్వేలో సత్యనారాయణ

ప్రత్యేకావసరాల పిల్లల గుర్తింపు సర్వే

ప్రజాశక్తి - చక్రాయపేట

ప్రత్యేకావసరాల పిల్లలను గుర్తించి, వారికి బంగారు భవిత కల్పించడానికి మండల విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష సహకారంతో ఇఆర్‌పిలు కేఎన్ఎల్ సత్యనారాయణ, బి లలిత సర్వే చేపట్టారు. ప్రత్యేకావసరాల పిల్లలు గతం కంటే ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతో వారికి కూడా బంగారు భవిష్యత్ అందించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలాంటి పిల్లలకు విద్యార్థి దశలో విద్యాబుద్ధులు నేర్పించే చర్యలు, ప్రతి బుధవారం ఫిజియోథెరపీ ఇప్పించి వారికి అవసరమైన పరికరాలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు ఆయా మండలాల పరిధిలో పూర్తిస్థాయిలో అన్ని రకాల విభిన్నప్రతిభావంతుల పిల్లలను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

మామిడి చెట్లను నరకడం అమానుషం

ప్రభుత్వం ఆదుకోవాలి : పిసిసి మీడియా చైర్మన్ ఎన్.తులసిరెడ్డి

ప్రజాశక్తి - చక్రాయపేట

ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందల అసాంఘిక శక్తుల అడ్డాగా మారిందని పిసిసి మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మారెళ్లమడక గ్రామానికి చెందిన బొజ్జ పార్థసారధి రెడ్డి, వాసుదేవ రెడ్డి, యోగాంజనేయరెడ్డి రైతుల మామిడి తోటలో 110 చెట్లను నరకడం అమానుషమన్నారు. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పంట కోతకొచ్చే దశలో ఉన్న మామిడి చెట్లను నరికారని తెలిపారు. దాదాపు రూ.8 లక్షలు నష్టం వాటిల్లినట్లు వారు తెలిపారు. ఈ చెట్లను మంగళవారం తులసిరెడ్డి పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇలాంటి దుర్ఘటనలు జరగడం శోచనీయమన్నారు. వెంటనే దుండగులను గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తులసిరెడ్డి కోరారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థికసాయం చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీగాల రామకృష్ణ, అమర్నాథరెడ్డి, ఉత్తన్న, వేమయ్య, రాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



నరికేసిన మామిడి చెట్లను పరిశీలిస్తున్న తులసిరెడ్డి